



మాట్లాడుతున్న డి.గౌస్‌దేశాయ్

సమస్యల స్వాగతం

- ప్రారంభమైన పాఠశాలలు
- పూర్తి కాని తరగతి గదుల మరమ్మతులు
- ఇబ్బందులు పడిన విద్యార్థులు

ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. పలు పాఠశాలల్లో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. తరగతి గదుల మరమ్మతులు పూర్తి కాకపోవడం, వర్షపు నీరు చేరడం, అపరిశుభ్రత నెలకొనడం వంటి సమస్యలతో తొలి రోజు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు..



మంత్రాలయంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో నిలిచిన వర్షపు నీరు

ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి

వేసవి సెలవుల తరువాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు తెరచుకున్నాయి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 1462 ప్రభుత్వ పాఠశాలలు, నంద్యాల జిల్లా వ్యాప్తంగా 1355 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మహానంది మండలంలోని తిమ్మాపురం జడ్పీ హైస్కూల్ తరగతి గదులు పెచ్చులూడి వర్షాలు పడిన సమయంలో కారుతున్న పరిస్థితి నెలకొంది. కొన్ని తరగతి గదులు కూడా శిథిలావస్థలో దర్శనమించాయి. ఆ పాఠశాలల ప్రహరీల పనులు కూడా పూర్తి కాలేదు. మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ ప్రహరీగోడ నిర్మాణం కూడా పూర్తి కాలేదు. గత టిడిపి ప్రభుత్వంలో ప్రారంభించిన పనులు, వైసిపి ప్రభుత్వంలో ముందుకు సాగలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం గడుస్తున్న ప్పటికీ అన్ని విభాగాల అధికారులు ఇంకా దృష్టి సారించకపోవడంతో ఆ పనులు నిలిచిపోయాయి. పాఠశాలలో నాటిన మొక్కలు చిగురించే లోపే పశువులకు ఆహారంగా మారిపోతున్నాయి. దీనితో పాటు కొందరు ఆకతాయిలు రాత్రి సమయాల్లో పాఠశాలకు సమీపంలో మద్యం సేవిస్తున్నారు. మండలంలోని గోపవరం గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ముందు భాగంలో చెత్తాచెదారాలు పేరుకుపోవడంతో అటుగా విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మహానందిలోని ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో సుమారు 130 మంది విద్యార్థులు గత సంవత్సరం ఉన్నారు. ఈ సంవత్సరం రెండు వందల మంది విద్యార్థులు చేరే విధంగా అధ్యాపకులు కృషి చేశారు. పాఠశాలలో తరగతి గదులనే వసతి గదులుగా మార్చుకున్నారు. తరగతులు జరుగుతున్న సమయంలో ఎవరైనా విద్యార్థి అస్వస్థకు గురైన ఆ తరగతి గదిలోనే విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఉన్నందున తరగతుల్లోని మిగిలిన విద్యార్థుల చదువుకు భంగం కలుగుతోందని విద్యార్థులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. సుమారు 15 సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమ పాఠశాలలో డార్మెంటరీ హాల్ నిర్మించగా ఆ సమయంలోనే నాణ్యత లేక డార్మెంటరీని ఉపయోగించక పోవడంతో ఆ డార్మెంటరీ శిథిలావస్థలో ఉంది. **నందికొట్కూరు** మండలంలోని 10 బొల్లవరం గ్రామంలో కేజీ రోడ్డు పక్కన గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రహరీ గోడ ముందు, ప్రధాన ముఖ ద్వారం ముందు వర్షపు నీరు నిలిచి ఉండటంతో పాఠశాల లోపలికి వెళ్లడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యారు. పాఠశాల ముఖద్వారం వద్ద వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. **చిప్పగిరి** మండలం నేమకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొలి రోజు అపరిశుభ్రతతో, మరుగుదొడ్లు అపరిశుభ్రతతో దర్శనమిచ్చాయి.

మంత్రాలయం : మంత్రాలయంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వర్షపు నీటి మధ్య నిలిచింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పాఠశాల ఆవరణలో నీరు నిలవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. వేసవి సెలవుల అనంతరం ప్రారంభమైన పాఠశాలకు వెయ్యి మంది విద్యార్థులకు గాను కేవలం 96 మంది మాత్రమే హాజరయినట్లు ప్రధానోపాధ్యాయులు హంపయ్య తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యంతో వంట చేయడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక విద్యార్థులకు అవసరమైన కిట్లు పాఠశాలకు చేరినా విద్యార్థులకు మాత్రం పంపిణీ చేయలేదు. మాధవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేవలం 26 మంది విద్యార్థులు మాత్రమే హాజరయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భోజరాజు తెలిపారు.

ఉపాధ్యాయ బదిలీలతో తప్పని తిప్పలు

ప్రభుత్వం నిర్వహించిన ఆన్‌లైన్ బదిలీల ప్రక్రియ పై ఉపాధ్యాయులు అభ్యంతరం తెలపడం, మ్యానువల్‌గా బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించాలని విద్యా శాఖ మంత్రి పై ఒత్తిడి తేవడంతో ఎట్టకేలకు ఉపాధ్యాయులకు తిరిగి బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ మొదటి నుండి ప్రారంభమైంది.. ఈ ప్రక్రియ వారం రోజులు సాగనుండటంతో నేటి నుండి ప్రారంభం అవుతున్న పాఠశాలలకు ఇబ్బంది కాగా విద్యార్థులను పట్టించుకునే నాథుడు లేకపోతే విద్యార్థులను రిసీవ్ చేసుకునే వాళ్లు లేక పోతే విద్యార్థులకు తిప్పలు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి



ఎస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాల ముందు చెత్తా చెదారం పోరుకు పోయాయి. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదు. చెత్తను తొలగించి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి.

- చావల బాలీశ్వరయ్య, గోపవరం, మహానంది మండలం.

జూలై 9 దేశవ్యాప్త సమ్మె

- జయప్రదం చేయాలి : సిఐటియు

ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్

జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొని, లేబర్ కోడ్‌లను వ్యతిరేకించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు పిఎస్.రాధాకష్ణ, డి.గౌస్ దేశాయ్‌లు కోరారు. గురువారం స్థానిక కార్మిక కర్షక భవన్‌లో సిఐటియు న్యూ సిటీ కమిటీ కార్యదర్శి సిహెచ్ సాయి బాబా అధ్యక్షతన ఆయిల్ అండ్ రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్.రాధాకృష్ణ, డి.గౌస్‌దేశాయ్‌లు మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులు యథేచ్ఛగా కార్మిక శ్రమను దోచుకోవడానికి యత్నిస్తున్నాయని చెప్పారు. దాదాపు 140 సంవత్సరాల క్రితం కార్మికులు ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను కాలరాయాలని ప్రధాని మోడీ ద్వారా నాలుగు కోడ్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేసుకొని, వాటి అమలు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ఇది చాలదన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ విడుదల చేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేయించడానికి కృషి చేస్తుండడం దారుణమన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తల ఊపుతూ 8 గంటల పనిదినాలను 10 గంటలకు పెంచుతూ, రాత్రిపూట మహిళలు డ్యూటీలు చేయడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తీసుకోవడం అన్యాయమన్నారు. ఇటువంటి విధానాలను యావత్ కార్మిక వర్గం ఐక్యంగా తిప్పి కొట్టాలన్నారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసేంతవరకు పోరాడడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే కార్మికులలో కుల, మతతత్వాన్ని రెచ్చగొట్టి ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని కేంద్రంలోని ప్రధాని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కలిసి వచ్చే ఇతర ప్రజా సంఘాలతో కలిసి ఐక్యమత్యంగా పోరాటాలకు చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలన్నారు. అందులో భాగంగా జూలై 9న జరుగు దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు శాలన్న, శేఖర్, హనుమంతు, మద్దిలేటి, చిన్న మాదన్న, మధు శేఖర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

21న అంతర్జాతీయ యోగా దినోత్సం

- ఘనంగా నిర్వహించాలి : కలెక్టర్ రంజిత్ బాషా

ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్

ఈనెల 21న జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణలో భాగంగా రిజిస్ట్రేషన్ చేయడంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించామన్నారు. ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 10 లక్షల 65 వేల మంది పాల్గొననున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 14వ తేదీన రిహార్సల్‌గా మాస్ డెమాన్స్ట్రేషన్స్ నిర్వహించాలన్నారు. ఈ నెల 17వ తేదిన 5 వేల మంది పారిశుధ్య కార్మికులతో నిర్వహించే యోగా కార్యక్రమాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

ప్రాధాన్యత పనులు వేగవంతం

- కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్రబాబు

ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్

కర్నూలు నగరంలో ప్రాధాన్యమున్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలు నగరంలోని ఆశోక్ నగర్ రైల్వే అండ్ బ్రిడ్జి వద్ద డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యంగా కలగకుండా సాధ్యమైనంత త్వరగా నాణ్యత ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. అశోక్ నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద వర్షపునీరు నిలవకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, రూ.25 లక్షలతో డ్రైనేజీ కాలువ నిర్మాణానికి ఇటీవలే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారన్నారు. వీటిని అత్యవసర పనిగా భావించి అధిక ప్రాధాన్యతనిచ్చామని, పనులను వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. వర్షం పడినప్పుడు ఎప్పటికప్పుడు వర్షపునీరుని తొలగిస్తున్నామని, నిలవకుండా శాశ్వత చర్యలు సైతం తీసుకుంటున్నామని తెలిపారు. పనులు పూర్తి అయ్యేవరకు ప్రజలు సంయమనం పాటించి నగరపాలకకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఇంచార్జ్ ఎస్ఈ శేషసాయి, డిఈఈ గంగాధర్, ట్రైనీ ఏఈ మనోజ్ పాల్గొన్నారు.



పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్

టెన్త్ సప్లమెంటరీ ఫలితాల్లో జిల్లా 18వ స్థానం

ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్ : టెన్త్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాల్లో కర్నూల్ జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 13631 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 9,825 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 72.08 శాతం ఉత్తీర్ణత శాతం నమోదయింది. ఇందులో 8885 మంది బాలురకు గాను 6171 మంది ఉత్తీర్ణులయ్యారు. 4,746 మంది బాలికలకు గాను 3,654 మంది ఉత్తీర్ణులయ్యారు.

విద్యార్థులు కష్టపడి చదవాలి : డిఇఒ

ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్

విద్యార్థులు కష్టపడి చదవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.శామ్యూల్ పాల్ అన్నారు. కర్నూల్ నగరంలోని స్థానిక పాత బస్టాండ్‌లో ఉన్న నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని డిఇఒ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే డిజిటల్ తరగతుల ద్వారా బోధన చేసేందుకు దృష్టి సారించామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మొదటి రోజే పుస్తకాలు పంపిణీ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీని మొదటి రోజు ప్రారంభించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం కూడా అంద జేసింది. అలాగే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ ప్లాన్ కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పూర్తిస్థాయిలో రాకపోయినప్పటికి పాఠ్యపుస్తకాలను మాత్రమే అందజేశారు. ఈ విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద సన్న బియ్యం తో ఆహారం వడ్డించేందుకు చర్యలు చేపట్టింది.



కర్నూలు నగరంలోని నెహ్రూ మెమోరియల్ పాఠశాలలో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేస్తున్న డీఈవో శామ్యూల్ పాల్

ముందస్తు పరీక్ష.. క్యాన్సర్ నుంచి రక్ష...

- జిల్లా నోడల్ అధికారి డాక్టర్ రఘు

ప్రజాశక్తి - మద్దికెర

ముందస్తు పరీక్షతో క్యాన్సర్ నుంచి రక్షించుకోవచ్చని సంచార చికిత్స కార్యక్రమ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ రఘు పేర్కొన్నారు. గురువారం మద్దికెర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం అసంక్రమిత వ్యాధులపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ శారీరక వ్యాయామం లేకుండా ఒకే చోట కూర్చొని పనిచేస్తే ఆరోగ్యం పాడవుతుందని, జీవన ఆహారశైలిలో వచ్చిన మార్పులతో ఎక్కువ మంది అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు. రక్తపోటు, షుగర్, క్యాన్సర్‌తో పాటు ఇతర వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చునని తెలిపారు. ఆహార నియమాలు పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ రక్తపోటు, మధుమేహం వంటి పరీక్షలు చేయింకోవాలన్నారు. అనంతరం రక్తపోటుపై అవగాహన కలిగించారు. వైద్యులు డాక్టర్ రాగిణి, సామజిక ఆరోగ్య అధికారి నిరంజన్ బాబు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అక్బర్ బాషా, ఆరోగ్య పర్యవేక్షకులు సూర్యనారాయణ, ప్రాజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

అపరిచితుల మాటలు నమ్మొద్దు

- నగర పాలక ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్‌రెడ్డి

ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్

నగరంలో అపరిచిత వ్యక్తులు వాణిజ్య షాపుల వద్దకు వచ్చి, ఏవేవో పత్రాలు తీసుకోవాలంటూ నగదు అడిగి ఇస్తే తీసుకోవద్దని నగరపాలక ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా నగరంలో కొంతమంది అపరిచిత వ్యక్తులు వ్యాపార షాపులకు ఫలానా పత్రం తప్పనిసరి అని, నగదు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సందేహాలుంటే సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో సంప్రదించాలని, ఎవరికీ నగదు ఇచ్చి మోసపోవద్దని కోరారు.

ఆర్‌యులో యోగాపై అవగాహన

ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్

రాయలసీమ యూనివర్సిటీలో గురువారం స్థానిక అవుట్ డోర్ స్టేడియంలో యోగాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్ కుమార్ నాయుడు పాల్గొని మాట్లాడుతూ యోగా మానసిక వికాసానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు నిరంతరం యోగా సాధన చేయాలని కోరారు.

హామీల అమలులో 'కూటమి' విఫలం

- వైసిపి విద్యార్థి, యువజన విభాగాల అధ్యక్షులు ప్రశాంత్, శివారెడ్డి

ప్రజాశక్తి - కర్నూలు హాస్పిటల్

విద్యార్థి, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు శివారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు రెడ్డిపోగు ప్రశాంత్ అన్నారు. గురువారం నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్‌లోని వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా, ఇంగ్లీష్ మీడియం అమలు చేయకుండా, యువతకు నిరుద్యోగ భృతి అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.

ఎన్‌టిఆర్ వైద్య సేవల్లో కర్నూలుకు మొదటి స్థానం

- ఒపి, ఐపి విభాగాల్లో తనిఖీలు చేస్తాం
- జిజిహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి - కర్నూలు హాస్పిటల్

డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్య సేవా పథకం కింద మేలో 3,353 మంది రోగులకు మెరుగైన వైద్య సేవలందించి కర్నూలు ప్రభుత్వాస్పత్రి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలించిందని సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఆస్పత్రిలోని ధన్వంతరి హాలులో వివిధ విభాగాల హెచ్ఒడిలతో ఐవిఆర్ఎస్, ఎన్‌టిఆర్ వైద్య సేవ, ఈ-హాస్పటల్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి విభాగపు ఒపి, ఐపి, డిశ్చార్జీ డేటాను ఈ-హాస్పిటల్‌లో అప్‌లోడ్ చేసేందుకు హౌస్ సర్జన్స్, పిజిలు, నర్సింగ్ సిబ్బంది సేవలను వినియోగించుకొనేలా చూసుకోవాలని తెలిపారు. రోజూ ఈ-హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్, మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వైద్యసేవలు ప్రజలకు చేరువ కావాలని, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్‌లోని ఆరు అంశాలపై కాల్స్, వాట్సాప్, క్యూఆర్ కోడ్ ద్వారా ప్రభుత్వం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుందని, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని హెచ్ఒడిలకు సూచించారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ సేవలను మరింత పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. ఆస్పత్రిలో అన్ని విభాగాలూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు. ఒపి విభాగాల్లో సమయపాలన పాటించాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒపి, ఐపి విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతామని, ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి తెలిపారు. ఆస్పత్రి సిఎస్ఆర్ఎంఒ డాక్టర్ వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, హెచ్ఒడిలు డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ హరి చరణ్, డాక్టర్ విజయ ఆనంద్, డాక్టర్ పి.శ్రీనివాసులు, డాక్టర్ మోహన్ రెడ్డి, డాక్టర్ రాధారాణి, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ మంజుల బాయి, ప్రొఫెసర్లు డాక్టర్ రామకృష్ణ నాయక్, డాక్టర్ మాధవి శ్యామల, డాక్టర్ జయరామ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు

కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షం

- టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి

ప్రజాశక్తి - పత్తికొండ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి, తెలుగు యువత అధికార ప్రతినిధి బత్తిని లోకనాథ్ అన్నారు. గురువారం పత్తికొండలో టిడిపి కార్యాలయం నుంచి నాలుగు స్తంభాల కూడలి వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సాంబశివారెడ్డి, లోకనాథ్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి బత్తిని వెంకటరాముడు మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను 80 శాతం అమలు చేసిందన్నారు. మెగా డీఎస్సీ, పెన్షన్, ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లికి వందనం పథకాలను ప్రజలకు అందజేశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలపై దాడులు, దౌర్జన్యాలు, భూకబ్జాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నబి సాహెబ్, టిడిపి నాయకులు తుగ్గలి నాగేంద్ర, రామానాయుడు, తిరుపాలు, కడవల సుధాకర్ పాల్గొన్నారు.

కర్నూలు జిల్లాపరిషత్ : ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న విజనరీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటరామరాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ... ఏడాది పాలనలో బ్రాహ్మణుల కోసం అనేక ఇచ్చిన హామీలు నెరవేర్చారని తెలిపారు. వేదం చదివిన విద్యార్థులకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందిస్తున్నారని చెప్పారు. **కోడుమూరు (రూరల్)** పట్టణంలోని టిడిపి కార్యాలయంలో కేక్ కట్ చేశారు. టిడిపి పట్టణ అధ్యక్షులు గంగాధర్ నాయుడు, ఎల్లప్ప నాయుడు, బ్రిటీష్ రాముడు, మల్లేష్, గోరంట్ల మధు, వెంకటగిరి రాజు, ధనుంజయ, బలరాం, బడేసా గౌడ్, లక్ష్మన్న, డీలర్ కృష్ణ, రామకృష్ణారెడ్డి, బాలకృష్ణ పాల్గొన్నారు. **సిబెళగల్**‌లోని ఎన్‌టిఆర్ పార్కులో టిడిపి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పలువురు పేర్కొన్నారు.



పత్తికొండలో



సిబెళగల్‌లో సంబరాలు చేసుకుంటున్న నాయకులు

604 సెల్ ఫోన్ల అందజేత

ప్రజాశక్తి - కర్నూలు క్రైమ్

జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో 'మొబైల్ రికవరీ మేళా'ను నిర్వహించారు. కర్నూలు సైబర్ ల్యాబ్ పోలీసులు రికవరీ చేసిన 604 మొబైల్ ఫోన్లను జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా ఆధ్వర్యంలో గురువారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు పోలీసులు రెండో విడతలో 604 సెల్‌ఫోన్లను రికవరీ చేశారన్నారు. వీటి విలువ రూ.1.30 కోట్లు ఉంటుందని తెలిపారు. పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారని, తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాల ఒటిపిలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకూడదని సూచించారు. మొబైల్‌లో వ్యక్తిగత వివరాలు, ఫోన్ నెంబర్లు, వ్యాపార లావాదేవీలు, అటాచ్ మెంట్స్, సెంటిమెంట్స్, ఆన్‌లైన్ బ్యాంకు ఖాతా వ్యవహారాలు మిస్ అవుతూ ఉంటారని చెప్పారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే పోలీసు వెబ్ సైట్ http://Kurnoolpolice.in/mobiletheftకు వెళ్లి పోగొట్టుకున్న మొబైల్ ఐఎంఈ వివరాలు తెలియజేస్తే సెల్ ఫోన్ రికవరీ చేసేందుకు కర్నూలు పోలీసులు కృషి చేస్తారన్నారు. ఈ సేవకు ఎలాంటి రుసుమూ ఉండదని తెలిపారు. కర్నూలు సబ్ డివిజన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ శేఖర్ బాబు ఒక్కరోజే 54 మొబైల్ ఫోన్లను రికవరి చేసినందుకు అడిషనల్ ఎస్పీ ప్రశంసా పత్రం అందజేశారు. ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు ఇన్‌ఛార్జీ డీఎస్పీ శ్రీనివాసాచారి, సిఐలు అబ్దుల్ గౌస్, నాగరాజరావు, రామయ్యనాయుడు, సైబర్ ల్యాబ్ సిఐ వేణుగోపాల్ పాల్గొన్నారు.



అందజేస్తున్న అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా



డాక్టర్ గోవిందు రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న పలువురు

సమాజ సేవలో అంకితం కావాలి

- రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ డాక్టర్ కెజి.గోవిందు రెడ్డి

ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్

సమాజ సేవలో ప్రతి ఒక్కరూ అంకితం కావాలని రాయలసీమ క్రికెట్ అకాడమీ ఛైర్మన్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్, ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ కెజి.గోవిందు రెడ్డి తెలిపారు. గురువారం నగరంలో గోవిందు రెడ్డి పుట్టినరోజు వేడుకలు పలు ప్రజాసంఘాల నాయకులు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. స్థానిక గోశాలలో గోవిందురెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీలో కూడా ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అందించే సేవలను మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని కోరారు. రెడ్‌క్రాస్ సొసైటీ మాజీ ఛైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, సంక్షేమ సంఘం నాయకులు ప్రతాపరెడ్డి, ప్రసాద్ రెడ్డి, ప్రముఖ న్యాయవాదులు శ్రీవత్సవ, హేమలత రెడ్డి, గోశాల మాజీ కమిటీ సభ్యులు శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ రఘునాథ్ రెడ్డి, దేవదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

'జివిఆర్'లో సోలార్ సిస్టం ఏర్పాటు

ప్రజాశక్తి - కోడుమూరు రూరల్

పట్టణంలోని జివిఆర్ పాఠశాలలో సేమ్ కార్ప్ గ్రీన్ ఇన్‌ఫ్రా విండ్ సొల్యూషన్ లిమిటెడ్ కంపెనీ వారు 10 కిలో వాట్ల కెపాసిటీ గల సోలార్ ప్లాంట్ సిస్టమ్‌ను రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. సేమ్ కార్ప్ సైట్ ఇంజినీర్ సి.మణికంఠన్ గరువారం సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తైమూర్ బాష అధ్యక్షతన, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ ఛైర్మన్ కె.ధర్మరాజు సమక్షంలో కార్యక్రమం సాగింది. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ... ఈ ప్లాంట్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఆదా అవుతుందని తెలిపారు. అనంతరం సేమ్ కార్ప్ సైట్ ఇంజినీర్‌ను శాలువా, పూలమాలతో సన్మానించారు.



మణికంఠన్‌ను సన్మానిస్తున్న సిబ్బంది


మాట్లాడుతున్న ఎమ్మెల్యే విరుపాక్షి

హామీల అమలులో 'కూటమి' విఫలం : ఎమ్మెల్యే

ప్రజాశక్తి - దేవనకొండ

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని ఆలూరు ఎమ్మెల్యే బి.విరుపాక్షి విమర్శించారు. జడ్‌పిటిసి విధుల నుంచి మంజూరైన రూ.12 లక్షలతో దేవనకొండలోని బిల్డింగ్ కాలనీలో వాల్మీకి కమ్యూనిటీ హాలు నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏడాది పాలన పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందన్నారు. కూటమి పాలనపై ప్రజలు విసుగు చెందారని, ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పర్యటనే ఇందుకు నిదర్శనమని తెలిపారు. 2029లో వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. జడ్‌పిటిసి కిట్టు, వైసిపి నాయకులు ప్రభాకర్ రెడ్డి, హంపిరెడ్డి, ప్రేమ్ నాథ్ రెడ్డి, నీరజాల్ రెడ్డి, నారాయణరెడ్డి, నరసప్ప, నీలి రాజశేఖర్, కొత్తపేట బాబు, యూసుఫ్ బాష, కందనాతి రంగన్న, కబీర్, పెద్దోడు, రామాంజనేయులు పాల్గొన్నారు.

నీటి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

- ఎమ్మెల్యేకు సిపిఎం వినతి

ప్రజాశక్తి- దేవనకొండ


ఎమ్మెల్యే విరుపాక్షికి వినతిపత్రం అందిస్తున్న నాయకులు

మండలంలో సాగు నీటి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, మండల రైతులకు అండగా నిలవాలని సిపిఎం జిల్లా నాయకులు బి.వీరశేఖర్, మండల నాయకులు యూసుఫ్ బాష, పాండురంగడు కోరారు. గురువారం దేవనకొండలో ఒక కార్యక్రమ శంకుస్థాపనకు వచ్చిన ఆలూరు ఎమ్మెల్యే బి.విరుపాక్షికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హంద్రీ నీవా నుంచి మండలానికి 46 వేల ఎకరాలకు సాగునీటి రావాల్సి ఉండగా పంట కాలువ నిర్మాణం లేనందున మండలంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా సాగు నీరందడం లేదని తెలిపారు. పంట కాలువల నిర్మాణం పూర్తయితే 46 వేల ఎకరాలకు సాగునీరు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గుండ్లకొండ దగ్గర స్లూయిజ్ ఏర్పాటు చేసి కోటకొండ, మాచాపురం వరకు కాలువను తీసుకెళ్లడం ద్వారా మరో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని తెలిపారు. 10 చెరువులకు సాగునీరు మళ్లించవచ్చని పేర్కొన్నారు. భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో నీటి ఊట పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఈ సమస్యలపై జిల్లా సమగ్రాభివృద్ధి సమావేశాల్లోనూ సంబంధిత అధికారులతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

జవాన్ కుటుంబానికి ఆర్థిక సాయం

ప్రజాశక్తి - ఆదోని రూరల్


ఆర్థిక సాయం అందజేస్తున్న నాయకులు

అనంతపురం జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఆదోని మాజీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. గురువారం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కల్లితండాలో మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. మురళీ నాయక్ సమాధి దగ్గరకు వెళ్లి నివాళు లర్పించారు. ఆయన మాట్లాడుతూ... వీర జవాన్ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలని తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి రూ.లక్ష నగదు అందజేశారు. వైసిపి సీనియర్ నాయకులు ఎర్రిస్వామి పాల్గొన్నారు.

ఎఒ ఉషారాణి బాధ్యతల స్వీకరణ

ప్రజాశక్తి- దేవనకొండ



కర్నూలు వ్యవసాయ కార్యాలయం నుంచి బదిలీపై వచ్చిన ఉషారాణి గురువారం దేవనకొండ ఎఒగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేసిన ఎఒ సిహెచ్.సురేష్ బాబు తుగ్గలి మండలానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. రైతులకు అందుబాటులో ఉంటూ పంట దిగుబడులపైనా, యాజమాన్య పద్ధతులపైనా సలహాలు, సూచనలు ఇస్తామని తెలిపారు.

ముక్కు మూసుకోవాల్సిందే..!

- పేరుకుపోయిన చెత్తాచెదారం
- దుర్వాసన, దోమల బెడదతో ప్రజల అవస్థలు
- మురుగుదొడ్ల నిర్మాణంలో ప్రభుత్వాలు విఫలం

నందవరం గ్రామం 7వ వార్డులో ఉన్న ప్రదేశంలో చెత్తాచెదారం వేయడం వల్ల దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు వృద్ధి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మురుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. మురుగుదొడ్లను నిర్మించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి.

ప్రజాశక్తి - నందవరం


నందవరంలో చెత్తాచెదారంతో నిండిపోయిన ప్రదేశం

గ్రామంలోని 7వ వార్డులో ప్రజలు చెత్తాచెదారం వేయడం వల్ల, ఈ ప్రదేశాన్ని చాలామంది మహిళలు బహిర్భూమికి వినియోగించడం వల్ల వాతావరణం కలుషితవుతోంది. స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారు. ఆ చెత్తాచెదారం గాలికి ఇళ్లలోకి వస్తోంది. దానికి తోడు ఇక్కడ డ్రెయినేజీ ఉండడం వల్ల దుర్వాసన భరించలేక పోతున్నారు. గతంలో ఈ ప్రదేశంలో సామూహిక మురుగుదొడ్లు ఉండేవి. మహిళలు వాటిని వాడడం వల్ల వీధిలో ఇబ్బందిగా ఉండేది కాదు. ప్రజలకు ప్రతి ఇంటికీ మురుగుదొడ్లు నిర్మించి ఇస్తామని చెప్పి ఇక్కడ ఉన్న మురుగుదొడ్లను పడగొట్టారు. సుమారు ఏడేళ్లు గడిచినా ప్రభుత్వాలు సామూహిక మురుగుదొడ్లు నిర్మించడం లేదు. ఇళ్లలో మురుగుదొడ్లు లేక, ఇళ్ల దగ్గర మురుగుదొడ్లు నిర్మించుకోవాలంటే స్థలం లేక, గతంలో ఇక్కడ ఉన్న మురుగుదొడ్లు ప్రస్తుతం లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రదేశంలో ఉన్న రోడ్డుపై నిత్యం గంగవరం, మాచాపురం, కైరవాడి, కొత్త కైరవాడి, ఇబ్రహీంపురం గ్రామాలకు వాహనాలు తిరుగుతుంటాయి. వాహనాలు, ప్రజల రాకపోకలు రద్దీ ఎక్కువ ఉండడం వాహనదారుల ప్రమాదాలకు గురయి ఆ చెత్తాచెదారంలోకి, డ్రెయినేజీలోకి పడిపోయి ప్రమాదాలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. మహిళలకు పెద్దపీట వేస్తామన్న ప్రభుత్వాలు కనీసం మురుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మ గౌరవాన్ని రక్షించలేకపోతున్నాయి.

దుర్వాసన, దోమల బెడద ఎక్కువైంది

- ఖాసింబి



చెత్తాచెదారం, డ్రెయినేజీ, ప్రజలు తమ కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఈ ప్రదేశాన్ని వినియోగించడం వల్ల వాతావరణం పూర్తిగా కలుషితవుతోంది. దుర్వాసన భరించలేకున్నాం. విపరీతంగా దోమలు సంచరిస్తున్నాయి. దోమలు కుట్టడం వల్ల శరీరంపైన దద్దుర్లు వస్తున్నాయి. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.

మురుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలి

- చాకలి ఈరమ్మ



వాహనాల రద్దీ పెరగడం వల్ల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో గతంలో ఇక్కడున్న సామూహిక మురుగుదొడ్లను అధికారులు, నాయకులు పడగొట్టారు. ప్రతి ఇంటికీ మురుగుదొడ్డి నిర్మించి ఇస్తామని, ఇంటి దగ్గర ఖాళీ ప్రదేశం లేని వారికి వేరే ప్రదేశంలో మురుగుదొడ్లు నిర్మించి ఇస్తామని పాలకులు హామీఇచ్చారు. హామీ మేరకు మురుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడాలి.

సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి

- పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి

సామూహిక మురుగుదొడ్లు నిర్మించడానికి వీలుకాని పరిస్థితి గ్రామంలో ఉంది. వాటిని నిర్మించాలంటే నీరు సమృద్ధిగా ఉండాలి. ఇంటింటికీ మురుగుదొడ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అడిగిన వారికి మురుగుదొడ్ల నిర్మించి ఇస్తాం. అక్కడ ఉన్న చెత్తాచెదారాన్ని ప్రతిసారీ తొలగిస్తూ ఉన్నాం. అయినా అక్కడ చెత్తాచెదారం పడుతూ ఉంది. అక్కడ అంగన్వాడీ కేంద్రాన్ని కానీ, వేరే ప్రభుత్వ కార్యాలయాన్ని కానీ నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నాం. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరిస్తాం.


బురదమయంగా మారిన కూరగాయల మార్కెట్

మార్కెట్ బురదమయం

- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- పట్టించుకోని పంచాయతీ అధికారులు

ప్రజాశక్తి - హోళగుంద

హోళగుందలోని కూరగాయల మార్కెట్ చినుకు పడితే చాలు బురదమయంగా మారుతోందని వ్యాపారాలు, గ్రామస్తులు వాపోతున్నారు. కూరగాయలు కొనాలంటే సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోందని తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మార్కెట్‌కు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మహిళలు, వృద్ధులు కాలుజారి పడిన సందర్భాలు అనేకం ఉన్నట్లు వాపోయారు. మార్కెట్ ద్వారా పంచాయతీకి రూ.లక్షల ఆదాయం వస్తున్నా మార్కెట్ అభివృద్ధి గురించి అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా మార్కెట్‌లో సిసి రోడ్డు వేయాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌ను వివరణ కోరగా... సిసి రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చామని తెలిపారు.

షర్మిల పర్యటన విజయవంతం

ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్

పిసిసి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్.షర్మిల రెడ్డి పర్యటన కర్నూలు జిల్లాలో విజయవంతంగా జరిగిందని ఆ పార్టీ వ్యవహారాల జిల్లా ఇన్చార్జి రామకృష్ణ యాదవ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పర్యటనను విజయవంతం చేసేందుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలియజేశారు.

'కూటమి' గెలుపుతో రాక్షస పాలనకు చరమగీతం

- ఏడాది పాలన విజయోత్సవంలో ఎమ్మెల్యే బీవీ


ఎమ్మిగనూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బీవీ

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు

రాష్ట్రంలో కూటమి గెలుపుతో రాక్షస పాలనకు చరమగీతం పాడారని ఏడాది పాలన విజయోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ.జయ నాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు. గురువారం కూటమి ప్రభుత్వ పరిపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే బీవీ ఆధ్వర్యంలో పలు పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సోగనూరు రోడ్డు, జెడిపి బాయ్స్ హైస్కూల్ సమీపంలో సోగనూరు బిటి రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్లతో భూమిపూజ చేశారు. శిలాఫలక ఆవిష్కరణ చేశారు. అనంతరం సోమప్ప సర్కిల్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందించే పథకాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. అనంతరం శివసర్కిల్ నుంచి గుడికల్ సచివాలయం వరకు పార్టీ శ్రేణులతో పాదయాత్ర నిర్వహించారు. గుడికల్ సచివాలయంలో, మటన్ మార్కెట్‌లో పలు రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం గుడికల్ గ్రామంలో కార్యకర్తలతో, స్థానిక ప్రజలతో కలిసి భోజనం చేసి పలు అంశాలపై చర్చించారు.

అభివృద్ధిపై చర్చకు సిద్ధం

- ఎమ్మెల్యేకు టిడిపి ఇన్‌ఛార్జి రాఘవేంద్ర రెడ్డి సవాల్

మంత్రాలయం : చంద్రబాబు పాలనలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డికి సవాల్ విసిరారు. టిడిపి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మండలంలోని మాధవరం గ్రామంలోని ఆయన స్వగృహంలో కేక్ కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. ఇటీవల వెన్నుపోటు దినంగా చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలను రూ.4 లక్షలకు అమ్ముకొన్నారని తమపై విమర్శలు చేశారని, అలాంటి పనులు చేసే అలవాటు తమకు లేదని తెలిపారు. కోసిగి మండలం కందుకూరులో భూ దందా చేసిందెవరో బయట పడిందని, మీరు చేసిన అక్రమాలను బయట పెడతామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తల్లికి, చెల్లికి ఆస్తుల విషయంలో... అధికారం కోసం సొంత బాబాయిని చంపి వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు. 2009లో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లో చేరింది మరిచారా అని బాలనాగిరెడ్డిని ప్రశ్నించారు. బిజెపి ఇన్‌ఛార్జీ విష్ణువర్ధన్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు ముత్తురెడ్డి, పల్లెపాడు, రామిరెడ్డి, సురేష్ నాయుడు, రఘునాథ్ రెడ్డి, రాకేష్ రెడ్డి, బసలదొడ్డి ఈరన్న, వెంకటపతి, అడివప్ప గౌడు, చావిడి వెంకటేష్, చంద్ర పాల్గొన్నారు.

ఆదోని : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ అన్ని వర్గాలకు మేలు జరిగేలా జనరంజక పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని టిడిపి మాజీ ఇన్‌ఛార్జీ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె ఆది కృష్ణమ్మ తెలిపారు. రాష్ట్రంలో కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో ఆమె నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుందన్నారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల మన్ననలు పొందుతారని తెలిపారు. నాయకులు మురళీ, విఎం.గోపాల్, సాధిక్ వలీ, ఓంకార్, బంగారుబాబు, వీరేష్, రాఘవరెడ్డి, బాబురావు, చిరంజీవి, మాంత్రికి వెంకటేష్, ముని, వాల్మీకి చంద్ర, పురుషోత్తం, కుప్పగల్ హనుమంతు, అంజి, బిటి.రామానాయుడు, ఇంద్రనగర్ దేవేంద్ర, అబ్దుల్, అశోక్, అంజి, మహాలింగప్ప, ఖాసీం, శేఖర్, చిన్నస్వామి ఉన్నారు. అలాగే టిడిపి నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులతో కలిసి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు కేక్ కట్ చేసి, ప్రజలకు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. నాయకులు రామస్వామి, ఆరెకల్ రామకృష్ణ, మారుతీ రావు, నీలకంఠప్ప, మల్లికార్జున, వెంకటరెడ్డి, లక్ష్మీనారాయణ, వెంకటేష్, అల్తాఫ్, అయ్యన్న, అమర్, ప్రకాష్, సుబ్బు, ఈరన్న, అన్వర్ బాష, సాధిక బేగం, శ్రీదేవి ఉన్నారు.

హాలహర్వి బస్టాండ్ ఆవరణలో సర్పంచి మల్లికార్జున అధ్యక్షతన మండల కన్వీనర్ సుధాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించుకున్నారు. క్లస్టర్ ఇన్‌ఛార్జీ పాల్ రెడ్డి, ఎల్ఎల్‌సి డిస్ట్రిబ్యూటరీ డైరెక్టర్ మల్లప్ప పాల్గొన్నారు.


మంత్రాలయంలో కేక్ కట్ చేస్తున్న రాఘవేంద్ర రెడ్డి


ఆదోనిలో కేక్ కట్ చేస్తున్న గుడిసె ఆది కృష్ణమ్మ


హాలహర్విలో...


ఆదోనిలో సంబరాలు చేసుకుంటున్న టిడిపి నాయకులు

యువకుని అదృశ్యం

ప్రజాశక్తి - ఆలూరు


సుభాష్ చంద్రబోస్

మండలంలోని పెద్ద హోతూరు గ్రామానికి చెందిన లీలావతి, మహానంది దంపతుల కుమారుడు సుభాష్ చంద్రబోస్ అదృశ్యమైనట్లు ఎస్ఐ మహబూబ్ బాష తెలిపారు. గురువారం ఆయన మాట్లాడారు. 15 ఏళ్ల సుభాష్ చంద్రబోస్ ఈనెల 10న మధ్యాహ్నం 3 గంటలకు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. తిరిగి ఇంటికి రాలేదని తల్లిదండ్రులు తెలిపారని అన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సుభాష్ చంద్రబోస్ ఇంటి నుంచి వెళ్లేటప్పుడు సిమెంట్ కలర్ షర్టు, నల్ల రంగు ప్యాంటు ధరించాడని చెప్పారు. తలకు మిలిటరీ కటింగ్ చేసుకుని ఉంటాడని తెలిపారు. సమాచారం తెలిస్తే ఎస్ఐ 9121101158 ఫోన్ నెంబర్‌కు తెలపాలని కోరారు.

బడిబాట పట్టిన విద్యార్థులు

- అడ్మిషన్ల కోసం బారులు

ప్రజాశక్తి- ఆదోని

వేసవి సెలవులు ముగియగానే విద్యార్థులంతా బడిబాట పట్టారు. 48 రోజుల వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు తెరచుకున్నాయి. విద్యార్థులతో పాఠశాలల్లో సందడి నెలకొంది. బడి మొదటి రోజు కావడంతో విద్యార్థులు అంతంత మాత్రమే వచ్చారు. పాఠశాల మొదటి గంట మోగిన వెంటనే ప్రార్థన అనంతరం వారివారి తరగతి గదిలోకి వెళ్లి కూర్చున్నారు. ఉపాధ్యాయుల బదిలీలతో విద్యార్థులు కొత్త ఉపాధ్యాయులకు స్వాగతం పలికి పరిచయం చేసుకున్నారు. కొంతమంది ఉపాధ్యాయులకు బదిలీలు, మరికొంతమందికి ఉద్యోగోన్నతి లభించింది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మొదటి రోజు సన్న బియ్యంతో కోడిగుడ్డు కూరతో, వెజిటేబుల్ పలావ్‌తో విద్యార్థులకు వడ్డించారు. రుచికరంగా ఉండడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.


ఆదోనిలో అడ్మిషన్ల కోసం బారులు తీరిన తల్లిదండ్రులు


గోనెగండ్లలో మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న ఉపాధ్యాయులు

అడ్మిషన్ల కోసం బారులు

ఆదోనిలోని నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో క్యూ కట్టారు. బడి తెరిచిన మొదటి రోజే ఆరో తరగతి ప్రవేశానికి భారీగా వచ్చారు. ఉపాధ్యాయులు అడ్మిషన్ కోసం వచ్చిన తల్లిదండ్రులకు దరఖాస్తు ఫారం ఇచ్చి పూర్తి చేయించారు. ప్రధానోపాధ్యాయులు ఫయాజుద్దీన్ విద్యార్థుల సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలించి చేర్చుకున్నారు.

గోనెగండ్ల మండలవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలూ ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించినట్లు ఎంఇఒ నీలకంఠ తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ ఏరువాక పండగతో పాటు బుధవారం రాత్రి వర్షం కురవడం వల్ల విద్యార్థుల హాజరు నామమాత్రంగానే ఉంది.

అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం

పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా మొదటి రోజు గోనెగండ్లలోని అంగన్వాడీ 3, 8 కేంద్రాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఎంపిడిఒ మణి మంజరి, ఐసిడిఎస్ సిడిపిఒ సఫరున్నీసా బేగం హాజరై చిన్నారుల చేత అక్షరాలు దిద్దించారు. సూపర్‌వైజర్లు మహిమ, నాగలక్ష్మి, అంగన్వాడీలు పుష్పావతి, కృష్ణకుమారి, వరలక్ష్మి, హనుమక్క, వెంకటేశ్వరమ్మ, రాధ పాల్గొన్నారు.

పాఠ్యపుస్తకాలు పంపిణీ

గోనెగండ్లలోని ఎపి మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను ప్రిన్సిపల్ షాహినా పర్వీన్, పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ గౌస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సర్వేపల్లి విద్యా కిట్లలో భాగంగా ప్రభుత్వం అందజేసిన పాఠ్యపుస్తకాలను పాఠశాల విద్యార్థులకు అందజేశామని అన్నారు.


గోనెగండ్లలో పుస్తకాలు పంపిణీ చేస్తున్న ప్రిన్సిపల్

ట్రాన్స్‌ఫార్మర్‌కు ప్రహరీ నిర్మించాలి : ఎస్‌డిపిఐ

ప్రజాశక్తి - హోళ గుంద

హోళగుంద గ్రామ శివారులోని కడ్లేమాగి క్యాంపు వద్ద ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ (సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు) వద్ద ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ప్రహరీ నిర్మించాలని ఎస్‌డిపిఐ నాయకులు సలామ్, సుభాన్ డిమాండ్ చేశారు. గురువారం వారు మాట్లాడారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎస్ఎస్ ట్యాంకు వద్ద ఉన్న స్టార్టర్ బాక్సు నుంచి అర్త్ (షాక్) వస్తోందని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రమాదం సంభవించక ముందే ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ప్రహరీ నిర్మించాలని కోరారు. కార్యదర్శి హఫీజ్, కె.జావీద్, అబుబాకర్ చికెన్ బక్షి పాల్గొన్నారు.


ఎస్ఎస్ ట్యాంకు వద్ద మాట్లాడుతున్న నాయకులు

పత్తి ఓబులయ్యకు సన్మానం

ప్రజాశక్తి - కర్నూలు కల్చరల్



టిజివి కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్యను బిట్స్ విద్యాసంస్థల ఛైర్మన్ బి.శ్రీనివాసరావు గురువారం రాత్రి టిజివి కళాక్షేత్రంలో సన్మానించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ... పత్తి ఓబులయ్య ఉగాది పురస్కారం, హంస అవార్డుతో పాటు ఎన్‌టిఆర్ అవార్డు ఇలా వరుసగా అందుకున్న సందర్భంగా తమ సంస్థలు ఆయనను సన్మానిస్తున్నట్లు తెలిపారు. ముద్రికా ప్రింటర్స్ అధినేత భాస్కర్, విశ్రాంత అధ్యాపకులు బివి.మాధవరావు, జి.పుల్లారెడ్డి, ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ జయ శంకర వరప్రసాద్, డిగ్రీ కళాశాల లెక్చరర్ ఆకుల శీను బాబు పాల్గొన్నారు

సమస్యల పరిష్కారానికి సహకరించండి

- కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ

ప్రజాశక్తి - ఆదోని రూరల్


పర్యటిస్తున్న కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ

ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు అమరావతి నగర్ వార్డులో డ్రెయినేజీలు, రోడ్లు లేక వర్షం వస్తే ప్రజలు బయట తిరగలేని పరిస్థితి ఉందని, సమస్యల పరిష్కారానికి సహకరించాలని కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ కోరారు. గురువారం ఆమె అమరావతి నగర్ కాలనీలో ప్రజలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తాను వైసిపి నుంచి పార్టీ మారినందుకే తమ వార్డును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మున్సిపల్ కమిషనర్ అభివృద్ధి చెందిన వార్డుల్లో పర్యటించి, నాలుగు ఫొటోలు తీసుకుని ఆదోనిలో అంతా బాగుందని భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. వర్షం వచ్చినప్పుడు లేదా కౌన్సిలర్ ఏదైనా సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు స్పందించి వార్డుల్లో పర్యటించి పరిష్కరించాలని తెలిపారు. వెల్లాల మధుసూదన శర్మ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న నాయకులు

కనికరం చూపని ప్రభుత్వం

- మున్సిపల్ కాంట్రాక్టు ఇంజినీరింగ్ ఉద్యోగులు

ప్రజాశక్తి - ఆదోని

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం కనికరం చూపడం లేదని మున్సిపల్ కాంట్రాక్టు ఇంజినీరింగ్ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె గురువారం 9వ రోజుకు చేరింది. పట్టణంలోని భీమాస్ కూడలిలో ఏర్పాటు చేసిన నిరసన శిబిరానికి వామపక్ష ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వర్కర్స్ యూనియన్ నాయకులు పీరా, సోమన్న, అహ్మద్ మాట్లాడారు. రాత్రి, పగలు అంటూ తేడా లేకుండా చాలీచాలని వేతనాలతో దశాబ్దాలుగా పని చేస్తున్నామని, ప్రభుత్వం గుర్తించడం లేదని తెలిపారు. సీనియారిటీ ప్రాతిపదికన జీతాలు పెంచాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని కోరారు. నాయకులు, కార్మికులు కర్రెప్ప, జెసిబి తిమ్మప్ప, ఐసి.వీరేష్, దేవేంద్ర, రామాంజనేయులు, మోయిన్ వలీ, శరత్, శంకర్, దాదా కలందర్, నూర్, పెద్ద శివ, ఆంజనేయులు, రఘు ఉన్నారు.

రోడ్డు గుంతలమయం..!

- కూటమి ప్రభుత్వంలోనైనా బాగుపడేనా..?

ప్రజాశక్తి - కోసిగి

కూటమి ప్రభుత్వంలోనైనా గ్రామీణ ప్రాంత రోడ్లు బాగుపడేనా అంటూ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మండలంలోని బొమ్మలాపురం నుంచి తుమ్మిగనూరు గ్రామం వరకు ప్రధాన రోడ్డు పరిస్థితి దుర్భరంగా ఉంది. ఈ రోడ్డు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. బుధవారం రాత్రి 11.30 గంటలకు కురిసిన వర్షానికి సాతనూరు గ్రామం వద్ద ఉన్న వంకలో ప్రధాన రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆర్‌టిసి బస్సు, స్కూల్ బస్సు, ఇతర వాహనాలు రాకపోకలకు పూర్తిగా ఇబ్బందికరంగా మారింది. గత 25 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు ఇది. అప్పటి నుంచి మరమ్మతులు చేయిస్తూ వస్తున్నారు. కొత్త రోడ్డు వేయలేదు. అలాగే సాతనూరు, అగసనూరు గ్రామాల్లో ప్రధాన రోడ్డు మురుగు కాలువలుగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా అధికారులు గ్రామంలో డ్రెయినేజీలు ఏర్పాటు చేసి ప్రధాన రోడ్డును సిసి రోడ్డుగా వేయాలని కోరుతున్నారు. ఆర్అండ్‌బి రోడ్డు వేసి ప్రమాదాల నుంచి కాపాడాలని ఆర్‌టిసి డ్రైవర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


గుంతలు పడిన బొమ్మలాపురం, సాతనూరు రోడ్డు